క్లుప్తంగా

సిద్ధిఖ్ మసీదులో శిక్షణ తరగతులు

కడప కల్చరల్ : కడప నగరం అక్కాయపల్లె లోని మహమ్మదీయ సిద్ధిఖ్ మసీదులో ముస్లిం విద్యార్థులకు 30 రోజుల దీని (ఆధ్యాత్మిక) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని మసీదు కమిటీ అధ్యక్షులు కరీముల్లా తెలిపారు. సోమవారం శిక్షణను ప్రారంభించిన అంజుమన్ తరఖ్కీ ఉర్దూ జిల్లాశాఖ అధ్యక్షులు, కవి సత్తార్ ఫైజీ మాట్లాడుతూ బాల్యం నుంచే నైతిక విలువలను నేర్పితే వారు మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడగలరని అభిప్రాయపడ్డారు. మసీదు కమిటీ కార్యదర్శి సుబాన్‌సాహెబ్, కన్వీనర్ మగ్బూల్ అహ్మద్, మసీదు ఇమాం జలీల్, మత గురువు షర్ఫుద్దీన్, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలి

కడప ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్‌ను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని ఎస్టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. సోమవారం మే డే సందర్భంగా కడపలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఆయన మాట్లాడుతూ 2008, 1998 డీఎస్సీ ఎంటీఎఫ్ ఉపాధ్యాయులకు 12 నెలల జీతం చెల్లించాలన్నారు. అలాగే కేజీబీవీలు పనిచేసే ఉపాధ్యాయులతోపాటు ఎమ్మార్సీలో పనిచే సే సీఆర్‌పీలు, ఎంఐఎస్‌కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఎంటీఎస్ స్కేల్‌ను వర్తింపచేయాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలను వేసవి సెలవుల్లో నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీ, రాష్ట్ర నాయకులు అవుల రామచంద్ర, వెంకటసుబ్బయ్య, నాగరాజు, జిల్లా నాయకులు మదన్‌మోహన్‌రెడ్డి, రవిశంకర్, సాగర్, శ్రీనివాసులు, సలాం, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన డీఎస్పీ



కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఎండీ షరీఫ్ సోమవారం సాయంత్రం ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. కడప పోలీసు సబ్ డివిజనల్ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్ఎండీ షరీఫ్‌ను పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయన కార్యాలయంలో కలిసి సత్కరించారు.

పుష్పాచలేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు

వల్లూరు: పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలో కొండపైన శిఖరాగ్రంలో వున్న శ్రీ పుష్పాచలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఘనంగా పూజలను నిర్వహించారు. శిథిలావస్థలో వున్న ఈ ఆలయాన్ని శ్రీ రామ రాజ్యం సంస్థ ఆధ్వర్యంలో శుభ్ర పరిచారు. అనంతరం ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. టీటీడీ మెంబర్ టంగుటూరు మారుతీ ప్రసాద్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం వారి చేతుల మీదుగా ఆలయ పరిసరాలు, దారి వెంబడి మొక్కల విత్తనాలను చల్లించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ రాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు అంబాబత్తుల అండ కొండ రాముడు, అశ్విని, కిషోర్ యాదవ్, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వేంపల్లి : స్థానిక పులివెందుల రోడ్డులో గంటన్న ఇటుకుల బట్టీ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు వేంపల్లె ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. సుమారు 35ఏళ్ల నుండి 45ఏళ్ల వయస్సు గల మగ వ్యక్తి శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సోమవారం సమాచారం ఇచ్చారు. ఎస్ఐ తిరుపాల్ నాయక్ తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ఒంటిపై స్కై బ్లూ కలర్ షర్టు, బ్లూ రంగు జీన్స్ ప్యాంటు, తెల్లని కట్ బనియన్ ఉన్నాయి. మృతదేహం కుళ్లిపోయి ముఖం గుర్తు పట్టని విధంగా ఉండటంవల్ల ఎవరైనా ఆచూకీ తెలిస్తే వేంపల్లె పోలీసులను 9121100550 సంప్రదించాలన్నారు.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

చెన్నూరు : మండలంలోని చెన్నూరు టౌన్ మూడవ సచివాలయం పరిధిలోని 16వ వార్డు, కనపర్తి, జంగం రెడ్డి పల్లెల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగరత్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోమ వారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ చెన్నూరు-3 సచివాలయంలోని 16వ వార్డుకు సంబంధించి ఓసీ హెల్పర్ గా, చిన్నమాచుపల్లి పరిధిలోని జంగంరెడ్డిపల్లె సంబంధించి బీసీ-ఏ కేటగిరీలో హెల్పర్‌గా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటికి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.



రోడ్డుపై నిలిచిన వాన నీటిలో వాహనదారుల అవస్థలు

నగరంలో భారీ వర్షం

కడప కార్పొరేషన్: కడప నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచాయి. కడపలోని ఆర్టీసీ బస్టాండు, వినాయకనగర్, కృష్ణా సర్కిల్, వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయానికి వర్షం ఆగిపోయింది. పది గంటల నుంచి సూరీడు మళ్లీ తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు.



నగరంలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో పెద్ద ఎత్తున నిలిచిన వర్షపు నీరు

'స్పందన' అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

కడప కార్పొరేషన్: 'స్పందన' కార్యక్రమానికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 13 అర్జీలు రాగా, అందులో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి-4, టౌన్‌ప్లానింగ్ విభాగం-5, రెవెన్యూ విభాగం-2, యూపీఏ విభాగం-1, కడప తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి-1 అర్జీ వచ్చింది. వీటిని సమగ్రంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రత్నాల రాజు, ఎంహెచ్ఓ ప్రశాంత్ వర్ధన్, డీఈలు, ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.



అర్జీలు స్వీకరిస్తున్న డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి

ఏఆర్ ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం

కడప అర్బన్: పోలీసుశాఖకు వెలకట్టలేని సేవలందిస్తూ విధి నిర్వహణలో మరణించిన వారికి జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడీ భరోసా ఇచ్చారు. కడప ఏ.ఆర్ విభాగంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన వై. దేవీ ప్రసాద్ సతీమణి వై. ప్రకాశమ్మకు కార్పస్ నిధి నుంచి మంజూరైన రూ. లక్ష ఆర్థిక సాయాన్ని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఓ.జూనియర్ అసిస్టెంట్ నిరోషా, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు.



ఆర్థిక సాయం చేస్తున్నఅదనపు ఎస్పీ తుషార్ డూడీ

హాజరులో మినహాయింపు ఇవ్వాలి

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల నుంచి ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంపు, తల్‌సైనిక్ క్యాంపులకు వెళ్లే ఎన్‌సీసీ కేడెట్స్ పరీక్షల హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు. సోమవారం వైవీయూలో రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, సీడీసీ డీన్ ఆచార్య వై. సుబ్బరాయుడులను జీసీటీఏ జిల్లా అధ్యక్షుడు డా. శశికాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ డా. ఆర్. నీలయ్యలు కలిసి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా వైవీయూ అనుబంధ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి డా. పి. రామకృష్ణ, మనోజ్ తెలిపారు.

వైవీయూ అనుబంధ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలి

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగభూషణ్‌రెడ్డి, బీదం విజయ్‌కుమార్ కోరారు. సోమవారం వైవీయూలో రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా మే 1 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు ఈ పాటికే సెలవులు ప్రకటించాయని పేర్కొన్నారు. అంతకుముందు సీడీసీ డీన్ ఆచార్య వై. సుబ్బరాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు.

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం

వీరపునాయునిపల్లె: ప్రజా సమస్యలను గుర్తించడమే గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు తీరుపై అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని వారిని కోరారు. రేషన్ కార్డులు, పింఛన్‌లు అందలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి అందిన వినతులు పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజుల్‌రెడ్డి, రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వీరప్రతాప్‌రెడ్డి, పారసరఫరాల డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రఘునాథరెడ్డి, స్థానిక ఎంపీటీసీ రాఘవ యాదవ్, సర్పంచ్ మణికంఠ, మాజీ సర్పంచు రవీంద్రారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



ప్రజల సమస్యలను తెలుసుకొంటున్న ఎమ్మెల్యే

అంధులకు సేవ దైవకార్యం

ప్రొద్దుటూరు కల్చరల్ : అంధులకు సేవ చేయడం దైవకార్యమని ఆప్కాబ్ చైర్‌పర్సన్ మల్లేల ఝాన్సీ రాణి పేర్కొన్నారు. స్థానిక రాయలసీమ ఫర్నీచర్స్ వద్ద గాజులపల్లె పెద్దసుబ్బమ్మ, పెద్దసుబ్బయ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో అంధులకు పింఛన్ పంపిణీ చేశారు. సంస్థ ఆధ్వర్యంలో అంధులకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున అందించారు. శ్రీరాములు, మునిస్వామి, వరదరాజులు, పెంచలయ్యలు రూ.100 చొప్పున అందచేశారు. మాజీ వైస్ ఎంపీపీ మల్లేల రాజారాంరెడ్డి పాల్గొన్నారు.

చర్చి ప్రారంభం

జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు మండల పరిధిలోని ఎస్. ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన చర్చిని మత పెద్దలు వైభవంగా ప్రారంభించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డితో కలసి రాయలసీమ బిషప్ రెవరెండ్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్, సి.డి. భారతి, టీబిహెచ్ఎల్‌సి చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసులురెడ్డి, మనోహర్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

అన్నదాన సత్రాల నిర్వాహకులకు సన్మానం

బ్రహ్మంగారిమఠం : బి.మఠంలో జరిగిన ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భక్తులకు అన్నదానం చేసిన అన్నదాన సత్రాల నిర్వాహకులను, స్వచ్ఛందంగా మజ్జిగ, తాగునీరు, పానకం పంపిణీ చేసిన వారికి సోమవారం ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దూర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులకు మూడు రోజుల పాటు అన్నదానం చేయడం గొప్పవిషయం అన్నారు. ఎంపీపీ, సి.వీరనారాయణరెడ్డి, జెడ్పీటీసీ ఎం.రామగోవిందరెడ్డి పాల్గొన్నారు.

'కార్పొరేట్' చేతుల్లో కేంద్రం కీలుబొమ్మ

- ధ్వజమెత్తిన వామపక్షాల నేతలు
- నగరంలో ఘనంగా మేడే వేడుకలు

కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ.. వారి చేతిలో కీలుబొమ్మలా మారిందని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. సోమవారం అంతర్జాతీయ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కార్మికులు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, నాయకులుఎ వెంకట శివ, కేసీ బాదుల్లా, నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో.. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడేను సీపీఎం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో జెండాను ఎగురవేశారు. సోమవారం సీపీ ఎం కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.



మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి. నారాయణ



కడప రైల్వేస్టేషన్ వద్ద జెండాను ఎగురవేస్తున్న కార్మిక యూనియన్ నాయకులు

ఆర్‌సీపీ ఆధ్వర్యంలో.. నగరంలోని ఆర్‌సీపీ కార్యాలయంలో ఆపార్టీ ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కృషి చేయాలని రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. పార్టీ నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం ప్రొద్దుటూరు అసెంబ్లీ నూతన కమిటీని ఎనుకున్నారు.

కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవేశపెట్టిన కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం మేడే సందర్భంగా తెలుగు కార్యాలయం నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్ యూనియన్ కార్యాలయం వరకు చేరుకున్నారు. రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కేసీ బాదుల్లా, మహబూబ్‌బాషా నాయకులు పాల్గొన్నారు.

ప్రారంభమైన జేవీవీ వేసవి శిబిరం

కడప కల్చరల్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక రవీంద్రనగర్‌లోని విద్యానికేతన్ పాఠశాలలో సోమవారం వేసవి వినోద శిబిరం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల చదువుల్లో అలిసిపోయిన పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం, వారి అభిరుచులకు తగినట్లుగా తిరిగి ఉత్తేజితులను చేసి చేసేందుకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు షామీర్‌బాష ఈ సందర్భంగా ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. మరో ఉపాధ్యాయుడు జి.గౌరీశంకర్ పిల్లలకు నీతి పద్యాలు చెప్పి అర్థాలు వివరించారు. జేవీవీ కార్యదర్శి వెంకటేశ్వర్లు విశ్వం పరిణామ క్రమం, భూమిపాత్ర తదితర అంశాలను వివరించారు. ఆసక్తిగల 4 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. జేవీవీ ప్రతినిధులు కరీముల్లా, రామాంజనేయులు, కిరణ్, శ్రీనివాసరాజు, చంద్రకళ, గౌరీశంకర్, మధుసూదన్ పాల్గొన్నారు.



శిబిరంలో జేవీవీ ప్రతినిధుల ప్రదర్శన

ఉపాధ్యాయులను వేధిస్తే ఉద్యమం తప్పదు

కడప ఎడ్యుకేషన్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోగా వేధింపులకు గురిచేయడం మానకపోతే ఉద్యమం చేపట్టక తప్పదని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి పేర్కొన్నారు. కడపలోని ఎస్టీయూ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తోందన్నారు. సెలవు దినాల్లో కూడా టీచర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలనే నిరంకుశ నిబంధలను విధించి వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రఘునాథ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, రాష్ట్రకార్యవర్గ సభ్యులు బాలగంగిరెడ్డి, గురుకుమార్, దాదాపీర్, ఇలియాస్‌బాషా, బాలరాజు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

గంగరాజు తీరు సరికాదు

ఎస్‌సీఈఆర్టీ అసెస్మెంట్ సెల్ సభ్యుడు ఎన్వి గంగరాజు వీరపునాయనపల్లె మండలం పాలగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై వ్యవహరించిన తీరు సరికాదని ఫ్యాప్టో జిల్లా చైర్మెన్ మాదన విజయ్‌కుమార్, సెక్రటరీ జనరల్ షేక్ మహమ్మద్ ఇర్షాద్ పేర్కొన్నారు. ఈ విషయమై సోమవారం డీఈఓ రాఘవరెడ్డిని తమ కార్యాలయంలో కలిసి గంగరాజుపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రమిచ్చారు. పాఠశాలలను సందర్శించే సందర్భంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని సవరించే విధంగా సూచనలు, సలహాలు చేయాల్సిందే తప్ప పాఠశాలలో విద్యార్థుల తోపాటు ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై డీఈఓ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు బాలగంగిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, ఇలియాస్‌బాషా పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కత్తి నరసింహారెడ్డి

దైవ కృపతోనే సేవలు అందించే భాగ్యం

కడప కల్చరల్ : దేవుని కృప ఉన్న వారికే సేవలు అందించే భాగ్యం లభించగలదని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ నగర కమిటీ అధ్యక్షులు పాస్టర్ సుధీర్ అన్నారు. సోమవారం ప్రకాశ్‌నగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో దాదాస్ సంస్థ నిర్వాహకులు పీఎం రవికుమార్ బాబు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ రవికుమార్ బాల్యం నుంచి దైవ భక్తి మెండుగా గలవారని, అందుకే ఆయనకు పేదలకు సేవలు అందించే అవకాశంతోపాటు దైవం అవార్డుతో ఆశీర్వదించారని పేర్కొన్నారు. పీఎం రవికుమార్‌బాబు స్పందిస్తూ దైవానికి విధేయులుగా, నమ్మకస్తులుగా ఉన్న రోజున మనకు ఎంతో మేలు జరుగుతుందని, దైవం నుంచి గొప్ప స్థాయి సహాయం అందగలదని తెలిపారు. సంస్థ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ మల్లెం విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా సంస్థ నగర కమిటీని ఎన్నుకున్నారు. ఫెడరేషన్ ఎజెండా, ఉద్దేశాల గురించి హాజరైన 23 మండలాల ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కమిటీ నాయకులు జోసెఫ్, ప్రభుదాస్, విజయశేఖర్, జ్ఞానానంద, సందీప్‌రాజు, నగర కమిటీ నాయకులు సుధీర్, డేవిడ్‌రాజు, జాన్సన్, వినోద్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

పట్టుదలతో చదివితే ఉజ్వల భవిష్యత్తు

కడప ఎడ్యుకేషన్ : పట్టుదలతో చదివినపుడే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. కడప నగరానికి చెందిన శ్రీ వశిష్ఠ విద్యామందిర్ 20వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాష, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులను అభినందించి ఆశీర్వదించారు. పాఠశాల కరస్పాండెంట్ రమణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.



జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

పెన్నానదిలో జలకళ

కడప కార్పొరేషన్: పెన్నానది జలకళతో కళకళలాడుతోంది. ఎండలు తారెత్తిస్తున్న ప్రస్తుత సమయంలో పెన్నాలో నీరు రోజురోజుకు ఆవిరైపోతుండడంతో మే లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ఇటీవల 'ఎండిపోతున్న పెన్నా' శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేయించింది. ఆ నీరు ప్రస్తుతం చెన్నూరు మీదుగా నగరానికి తాగునీరు సరఫరా అయ్యే గండి, లింగంపల్లి వాటర్‌వర్క్స్‌లకు చేరింది. దీంతో అటు ప్రజలు, రైతులు ఈ వేసవిలో నీటికి ఇక భయం లేదని ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపే వర్షాలు కూడా కురుస్తుండడం శుభపరిణామం. ఇక ఈ వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు లేవనే చెప్పాలి.



చెన్నూరు వద్ద పెన్నానదిలో నీటి ప్రవాహం

వెల్లాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రాజుపాళెం : రాజుపాళెం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాల గ్రామంలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం అంకురార్పణం, రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ కానాల విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కానాల బలరామిరెడ్డి, ఈఓ బీవీ నరసయ్య ఆధ్వర్యంలో ఉదయం నుంచే భక్తులు స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

నేడు వెల్లాలలో కల్యాణం

సంజీవరాయ స్వామి కల్యాణ మండలపంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీచెన్నకేశవ స్వాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ చైర్మన్, ఈఓ తెలిపారు. కల్యాణోత్సవానికి పెద్దసంఖ్యలో ఆయా గ్రామస్తులు, భక్తులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక ఆర్టీపీపీ రోడ్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను గ్రామోత్సవం నిర్వహించారు.

రావణబ్రహ్మపై ఊరేగిన అగస్త్యేశ్వరుడు

స్థానిక అగస్త్యేశ్వరాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గంగారాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరస్వామికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రావణబ్రహ్మ వాహనంపై ఉంచి పురవీధుల్లో శివనామస్మరణలతో ఊరేగించారు.

పద్మశాలీయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ప్రొద్దుటూరు కల్చరల్ : పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనపరచిన నియోజకవర్గంలోని పద్మశాలీయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు పద్మశాలీయ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు వద్ది నరసింహులు తెలిపారు. సోమవారం పద్మశాలీయ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న జరుగనున్న 25వ ప్రతిభా పురస్కారాల సిల్వర్ జూబ్లి వేడుకల అవార్డుల ప్రదానోత్సవ ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్, నీట్, మెడిసిన్, ఇంజినీరింగ్, జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పద్మశాలీయ విద్యార్థిని, విద్యార్థులకు రూ.5,000, ఇంటర్‌లో అన్ని గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.5,000, ద్వితీయ బహుమతిగా రూ.4,000, 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతిగా రూ.3,000 అందిస్తామన్నారు. అలాగే 10 తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రథమ బహుమతిగా రూ.4,000, ద్వితీయ బహుమతిగా రూ.3,000, ప్రభుత్వ పాఠశాలలో చదివి 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతిగా రూ.3,000 అందిస్తానన్నారు. 10వ తరగతిలో పట్టణంలో అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలీయేతర విద్యార్థిని, విద్యార్థులకు రూ.4,000 నగదు బహుమతి ఇస్తామన్నారు. అర్హులు ఈ నెల 25లోపల తమ దరఖాస్తులను పద్మశాలీయ కల్యాణ మండపంలో అందచేయాలన్నారు. వివరాలకు 94400 74989, 9290571411లో సంప్రదించాలన్నారు.